సాక్షి
జగిత్యాల

బుధవారం । 10 । ఏప్రిల్ । 2024



'గురుకులం'లో జూనియర్లపై దాడి

రాయికల్ మండలంలోని అల్లీపూర్‌లోగల జ్యోతి బాపూలే గురుకులం విద్యార్థులు కొందరు కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. -8లో▸

రంజాన్ వేళలు

	ఇఫ్తార్ బుధ(సా॥)	సహర్ గురు(ఉ॥)
కరీంనగర్	6.29	4.33
పెద్దపల్లి	6.36	4.40
రాజన్న సిరిసిల్ల	6.36	4.40
జగిత్యాల	6.36	4.40

గరిష్టం/కనిష్టం 38.0/24.0

వాతావరణం

వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమవుతుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

బీర్‌పూర్‌లో ఎడ్లబండ్ల పోటీలు



పోటీల్లో పాల్గొన్న రైతులు, నాయకులు

సారంగాపూర్: ఉగాది సందర్భంగా బీర్‌పూర్ మండల కేంద్రంలో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోనె రమణారావు ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. జాతర స్థలిలో జరిగిన వేడుకల్లో సారంగాపూర్, బీర్‌పూర్, ధర్మపురి, గొల్లపల్లి మండలాల రైతులు తమ ఎడ్లబండ్లతో పోటీల్లో పాల్గొన్నారు. ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆరాధ్య మొదటి బహుమతి (రూ.10వేలు), ద్వితీయ బహుమతి గొల్లపల్లి మండలం రాపల్లెకు చెందిన వి.సాయిచంద్ర (రూ.6వేలు), తృతీయ బహుమతిని ఆత్మకూర్‌కు చెందిన బి.కొమురయ్య గెలుచుకున్నారు. రమణారావు మాట్లాడుతూ పోటీలను 18ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీ మసర్తి రమేశ్, ఆలయ చైర్మన్ ఎనగంటి సామ్రాట్, మాజీ చైర్మన్ నేరెల్ల సుమన్‌గౌడ్, ఆలయ అర్చకులు వొద్దిపర్తి పెద్ద సంతోష్, చిన్న సంతోష్, మధుకుమార్, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మల్లికార్జునుడి జాతర



అగ్నిగుండంలో నడిచి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

మల్లాపూర్ : మండలకేంద్రంలో శ్రీమల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో భక్తులు నడిచి కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఎలాల జలపతిరెడ్డి, జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు, యాదవ సంఘం మండల అధ్యక్షుడు సంగ గంగరాజం, పట్టణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.



కొండగట్టు: పంచాంగ చదువుతున్న అర్చకులు, పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం



ధర్మపురి: పంచాంగశ్రవణంలో అర్చకులు



వేములవాడ: పంచాంగ శ్రవణంలో ఆలయ అర్చకులు



పాల్గొన్న ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, పురప్రముఖులు

ఆలయాల్లో పంచాంగ శ్రవణం

కొండగట్టు/ధర్మపురి/వేములవాడ: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి ఆలయం, ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం శ్రీక్రోధి నామ సంవత్సర సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల ప్రాంగణాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. కొండగట్టులో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్ స్వామి, స్థానాచార్యులు కపీందర్ పాల్గొన్నారు. ధర్మపురిలో బుగ్గారపు రాజేంద్రప్రసాద్ పంచాంగాన్ని చదివి వినిపించారు. కొరిడె నరహరిశర్మ, గోలి శ్రీలత, వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, పాలెపు ప్రవీణ్‌శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెల్ల శ్రీనివాసచార్యులు తదితరులున్నారు. వేములవాడలో ఉగాది పచ్చడి, భక్ష్యాలు పంపిణీ చేశారు. అర్చకులను ఏఈవో శ్రీనివాస్ సన్మానించారు. ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

వేసవి గట్టెక్కేదెలా..?

- తగ్గుతున్న ధర్మసముద్రం నీటిమట్టం
- జగిత్యాలకు పొంచి ఉన్న నీటి ముప్పు
- చెడిపోయిన ఫిల్టర్‌బెడ్
- మిషన్ భగీరథ నీరు అంతంతే

జగిత్యాల: జగిత్యాల బల్దియా ప్రజలకు తాగునీరందించేందుకు జిల్లాకేంద్రం శివారులో ఉన్న ధర్మసముద్రం వరప్రదాయిని. ఈ చెరువు నుంచి నిత్యం కొత్తబస్టాండ్, హౌసింగ్‌బోర్డు కాలనీ, తీన్‌ఖని, విద్యానగర్ ప్రధాన ట్యాంకులకు ప్రతిరోజు 1.75 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తుంటారు. అయితే వేసవికాలం కావడం, ఎండలు ముదిరిపోవడంతో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్సారెస్పీ డీ–63 కెనాల్ ద్వారా ధర్మసముద్రం చెరువును నింపి.. అక్కడి నుంచి ఫిల్టర్‌బెడ్‌కు పంపింగ్ చేసి జిల్లాకేంద్ర ప్రజలకు సరఫరా చేస్తుంటారు. ధర్మసముద్రాన్ని ఒకసారి నింపితే ఆర్నెళ్లపాటు ప్రజలకు తాగునీరందించే అవకాశముంది. మరోవైపు మిషన్ భగీరథ ద్వారా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం నుంచి నేరుగా ధర్మసముద్రం వద్దగల ఫిల్టర్‌బెడ్‌కు చేరుకుంటాయి. ప్రస్తుతం ఈ నీటినే ప్రజలకు అందిస్తున్నారు. అయితే మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు తరుచూ మెట్‌పల్లి, కోరుట్ల, తదితర ప్రాంతాల్లో లీకేజీ అవుతున్నాయి. ఫలితంగా సరఫరాను నిలిపివేస్తున్నారు. నీటిని నిలిపివేసినప్పుడల్లా.. ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది.

మరమ్మతుల్లో ఫిల్టర్‌బెడ్

ప్రస్తుతం ధర్మసముద్రం నీటినే జగిత్యాల పట్టణ వాసులకు సరఫరా చేస్తున్నారు. అక్కడున్న రెండు ఫిల్టర్‌బెడ్‌లలో 7 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) చెడిపోయింది. ఇటీవల 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.50 లక్షలు కేటాయించి మరమ్మతు చేపడుతున్నారు. ఎండలు ముదిరిపోవడం, మరమ్మతులు పూర్తికాకపోవడంతో రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు ఫిల్టర్‌బెడ్ల నుంచి 4 ఎంఎల్‌డీ నీటిని విద్యానగర్, తీన్‌ఖనికి సరఫరా చేస్తున్నారు. మరో రెండు ట్యాంక్‌లకు గతంలో నిర్మించిన ఫిల్టర్‌బెడ్ ద్వారా అందిస్తున్నారు. ఈ ఫిల్టర్‌బెడ్‌కు ధర్మసముద్రం నుంచి నేరుగా హౌసింగ్‌బోర్డులో ఉన్న ఈ ఫిల్టర్‌బెడ్‌కు పైపులు వేశారు.



ధర్మసముద్రంలో తగ్గుతున్న నీరు

ధర్మసముద్రం విస్తరణ ఎప్పుడో..?

40ఏళ్లుగా జగిత్యాల ప్రజలకు తాగునీరందిస్తున్న ధర్మసముద్రాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ చెరువు 135 ఎకరాలు ఉండగా.. మరింత విస్తరించాలని లింగంపేట రైతుల నుంచి దాదాపు 80 ఎకరాల వరకు సేకరించారు. కట్ట ఎత్తును 1.5 మీటర్ల ఎత్తు పెంచాల్సి ఉంది. భూములిచ్చిన రైతులకు గత నవంబర్‌లోనే డబ్బులు చెల్లించారు. బౌండరీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ రెండు ఫిల్టర్‌బెడ్‌ల నుంచే సరఫరా అవుతుంది.

తగ్గిన మిషన్ భగీరథ నీరు

మిషన్ భగీరథ నీరు 24 గంటలు సరఫరా అవుతున్నా.. ఫ్లో పూర్తిగా తగ్గిపోయింది. గ్రామాలకు అత్యధికంగా సరఫరా చేస్తున్నామని అధికారులు అంటున్నారు. జగిత్యాల పట్టణానికి ధర్మసముద్రం ఉండటంతో ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. మిషన్‌భగీరథ నీరు రాకుంటే మాత్రం ఇక్కట్లు తప్పవు. ధర్మసముద్రాన్ని కూడా విస్తరించకపోవడం.. కట్ట తెగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. ఇటీవల ఇసుక బస్తాలువేసి మరమ్మతు చేపట్టినా.. అనుకున్న ఫలితాన్ని మాత్రం ఇవ్వడం లేదు. చెరువుకట్టను మరో 1.5 మీటర్ల ఎత్తుకు పెంచాలని అధికారులు నిర్ణయించినా.. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు.

లీకేజీలు అధికమే...

పట్టణంలో లీకేజీలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్‌లో పాతపైపులు ఉండమే కారణంగా తెలుస్తోంది. గతంలో అమృత్ పథకం కింద రూ.35 కోట్లు మున్సిపాలిటీకి మంజూరై టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ పథకం కింద పైప్‌లైన్ల లీకేజీలు, నూతన ట్యాంకులు నిర్మించనున్నారు.

ప్రజలకు ఇబ్బంది రానీయ్యం

పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బంది రానీయం. ఫిల్టర్‌బెడ్ మరమ్మతు పనులు త్వరలోనే పూర్తవుతాయి. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అక్కడున్న ఫిల్టర్‌బెడ్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం.

– చరణ్, ఏఈ



పేరుకుపోయిన మట్టి



ఫ్లో తగ్గిన మిషన్ భగీరథ నీరు



ఫిల్టర్‌బెడ్ వద్ద చెడిపోయిన వాల్స్

ముంబై రైలుకు గ్రీన్ సిగ్నల్

- ప్రతీ మంగళవారం వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
- కరీంనగర్‌కు మే 28 వరకు అందుబాటులో సేవలు
- కోరుట్ల, మెట్‌పల్లిలో హాల్టింగ్



కరీంనగర్ రైల్వేస్టేషన్

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వేసవి సెలవుల నేపథ్యంలో కేంద్ర రైల్వే కరీంనగర్‌వాసులకు తీపి కబురు మోసుకొచ్చింది. మంగళవారం నుంచి ముంబై టు కరీంనగర్‌కు ప్రత్యేక రైలు సర్వీసులు నడపుతోంది. ముంబై సీఎస్‌టీ నుంచి కరీంనగర్‌కు (మే 28వ తేదీ వరకు) 8 టిప్పుల వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను మధ్య రైల్వే జోన్, ముంబై డివిజన్ అధికారులు నడుపుతున్నారు. రైలు దిగువ మార్గంలో 8 ట్రిప్పులు, ప్రతీ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలో బయలుదేరి మరుసటి రోజు(బుధవారం) ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. దీని నంబర్ 01067. ఎగువ మార్గంలో కరీంనగర్ నుంచి ముంబైకి 8 ట్రిప్పులు ప్రతీ బుధవారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు(గురువారం) మధ్యాహ్నం 1.40 గంటలకు ముంబై రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. దీని నంబర్ 01068.

లింగంపేట్ స్టేషన్‌లో హాల్టింగ్ ఇవ్వాలి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, కొండగట్టు, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల నుంచి ముంబైకి వలసలు అధికం. వివిధ రకాల పనులు చేసేందుకు చాలామంది ముంబై పరిసరాలకు వెళ్తుంటారు. ఈ కారణంగానే వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలుకు మెట్‌పల్లి, కోరుట్లలో రైల్వే అధికారులు స్టాప్ సదుపాయం కల్పించారు. అలాగే, జగిత్యాల నుంచి ముంబైలో సెటిలైనవారి సంఖ్య వేలల్లో ఉంది. అందుకే లింగంపేట్(జగిత్యాల) స్టేషన్‌లోనూ హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

10 గంటలకు పైగా ఖాళీ..

ముంబై–కరీంనగర్ స్పెషల్ రైళ్లను పెద్దపల్లి జంక్షన్ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి ముంబై వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఈ రైలు ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. అప్పటినుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 10 గంటలకు పైగా సమయం ఖాళీగానే ఉంటుంది. ఆ టైంలో రైలును పెద్దపల్లి వరకు పొడిగిస్తే సమయం ఆదాతోపాటు పెద్దపల్లి జిల్లావాసులకు సైతం ఉపయోకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాజీపేట–దాదర్ ముంబైని పునరుద్ధరించాలి

గతేడాది నవంబర్ వరకు నడిచిన కాజీపేట–దాదర్ ముంబై–కాజీపేట వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 07195/96 నంబర్ రైలు కాజీపేట–దాదర్ ముంబై–కాజీపేట మధ్య సేవలందించేది. దీన్ని ఏకంగా రెండేళ్ల ప్రత్యేక రైలుగా నడిపారు. ఈ రైలును కాజీపేట జంక్షన్‌లోని పిట్‌లైన్‌లో నిర్వహించేవారు. కాజీపేట–దాదర్ ముంబై(వయా పెద్దపల్లి–నిజామాబాద్) వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ప్రజలకు ముంబై ప్రయాణం సులువుగా ఉండేది.

పొడిగిస్తే బాగుంటుంది



వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును పెద్దపల్లి వరకు పొడిగిస్తే బాగుంటుంది. ఈ రైలును కరీంనగర్‌లో ఖాళీగా ఉంచే బదులు ఆ సమయంలో పెద్దపల్లి, రామగుండం నడిపిస్తే ఇక్కడి ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. ఈ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి.

– కొండి సతీశ్, పెద్దపల్లి

జగిత్యాలవారే ఎక్కువ మంది



ప్రత్యేక రైళ్లకు లింగంపేట్ రైల్వేస్టేషన్‌లో హాల్టింగ్ కల్పించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జగిత్యాల ప్రాంతంవారే ఎక్కువగా ముంబైలో స్థిరపడ్డారు. లింగంపేట్‌లో హాల్టింగ్ ఇస్తే ముంబై వెళ్లే వారితోపాటు అక్కడి నుంచి వచ్చేవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

– గొంటి మొగిలి, సోమన్‌పల్లి, జగిత్యాల



బీర్‌పూర్ నృసింహుడికి పల్లకీసేవ

సారంగాపూర్:బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి స్వామివారు, అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకీలో ఆసీనులను చేసి మంగళవాయిద్యాల మధ్య ఆలయం చుట్టూ శోభాయాత్ర చేపట్టారు.

'ఎర్లీబర్డ్'తో ఐదు శాతం రాయితీ

- ఆసక్తి చూపుతున్న రాయికల్ పట్టణ ప్రజలు



రాయితీపై ఆస్తిపన్ను చెల్లిస్తున్న వినియోగదారుడు

రాయికల్ బల్దియా వివరాలు	
వార్డులు	12
గృహాలు	5,173
గతేడాది టార్గెట్	రూ.1.22 కోట్లు
వచ్చిన ఆదాయం	రూ.1.03 కోట్లు

రాయికల్: ఎర్లీబర్డ్ పథకంపై రాయికల్ మున్సిపాలిటీ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గృహ, దుకాణ యజమానులు ఎర్లీబర్డ్ పథకం కింద ఐదు శాతం రాయితీ పొందేలా మున్సిపల్ శాఖ ఈనెల 30వరకు అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలు ముందుకొస్తున్నారు. రాయికల్ మున్సిపాలిటీలో 5,173 గృహాలు, దుకాణాలు ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.22కోట్ల ఆస్తిపన్ను లక్ష్యానికి మున్సిపల్ సిబ్బంది రూ.1.03 కోట్లు వసూలు చేశారు.

ఎర్లీబర్డ్ స్కీంకు అర్హులెవరంటే..?

2023–24 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ప్రస్తుతం ప్రకటించిన ఎర్లీబర్డ్ పథకానికి అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు మార్చి 31వ లోపు ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించి.. ఏప్రిల్ ఒకటి నుంచి ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వీరికి వర్తిస్తుంది.

స్కీంను వినియోగించుకోవాలి



సకాలంలో ఆస్తిపన్ను చెల్లించిన పట్టణ ప్రజలు ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకుని 5 శాతం రాయితీ పొందాలి. ఈనెల 30 వరకు గడువు ఉంది. వారం రోజుల వ్యవధిలోనే రూ.7.35 లక్షలు ఎర్లీబర్డ్ స్కీం ద్వారా వసూలయ్యాయి.

– జగదీశ్వర్‌గౌడ్, కమిషనర్

ఇందిరాభవన్‌లో పంచాంగ శ్రవణం

జగిత్యాలటౌన్/జగిత్యాల రూరల్: జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఉగాది వేడుకలు నిర్వహించింది. విషుశర్మ పంచాంగం వినిపించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉగాది పచ్చడి, భక్ష్యాలు అందించారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. జనగణమన మిత్రబృందం జగిత్యాల టవర్ సర్కిల్‌లో వేడుకలు నిర్వహించారు. ఉత్తూరి గంగాధర్ పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏసీఎస్.రాజు, వీహెచ్‌పీ నాయకులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సంఘంలో అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముస్కు రాంగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



పంచాంగ శ్రవణంలో కాంగ్రెస్ నాయకులు

ఆన్‌లైన్ మోసాలపై అవగాహన

- జిల్లాలో 112 పాఠశాలలు ఎంపిక
- ప్రతి పాఠశాల నుంచి నలుగురికి శిక్షణ
- షీ టీం ఆధ్వర్యంలో నిర్వహణ



విద్యార్థులకు అవగాహన షీటీం బృందం (ఫైల్)



ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు (ఫైల్)

జగిత్యాలక్రైం: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో.. అంతకు మించి దుష్ఫలితాలు కూడా కలుగుతున్నాయి. ఇందులో భాగమే సైబర్ నేరాలు. ఆన్‌లైన్ విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోంది. వీటిని అధిగమించాలంటే ముందుగా అవగాహన అవసరం. ఇందుకు జిల్లా పోలీస్ శాఖ షీ టీమ్స్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్కడి నుంచి విద్యార్థులు తోటి విద్యార్థులకు.. తల్లిదండ్రులకు ఒకరికొకరు అవగాహన కల్పించుకోవడంతో సైబర్ నేరాలకు కట్టడి చేయాలన్నదే కార్యక్రమం ఉద్దేశం.

సైబర్ అంబాసిడర్స్ ఎంపిక

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ముందుగానే అవగాహన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందుకోసం అంబాసిడర్లను తయారు చేయాలి. వాళ్లు.. విద్యార్థులు అయితే అవగాహన ఈజీగా విస్తరించవచ్చని భావించారు. ఇందులో భాగంగానే జిల్లా విద్యాశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. షీ–టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 112 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలో 9, 10 తరగతులు చదువుతున్న నలుగురు విద్యార్థులు (మొత్తం 448 మంది) చొప్పున ఎంపిక చేశారు. వీరితోపాటు ఆయా పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున 224 మందిని మొత్తంగా 672 మందిని ఎంపిక చేసి వారికి సైబర్ అంబాసిడర్లుగా అవగాహన కల్పించి మిగతా వారికి అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టారు.

ఆన్‌లైన్ ద్వారా అవగాహన..

ఎంపిక చేసుకున్న సైబర్ అంబాసిడర్స్, షీ–టీమ్ పోలీసులు, ఇతర కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న పోలీసు అధికారులు, ఉద్యోగులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు ద్వారా ప్రతినెలా రెండు క్లాసులు ఆన్‌లైన్ ద్వారా చెబుతున్నారు. ప్రధానంగా సైబర్ నేరస్తులు ఎలా మోసాలకు పాల్పడుతున్నారు..? వాటిని అరికట్టేందుకు తీసుకునే చర్యలు ఏంటీ..? అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఏ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రమాదం..? మనకు కావాల్సిన యాప్స్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి..? సైబర్ నేరస్తుల నుంచి వచ్చిన ఫోన్లు ఎలా గుర్తించాలి..? అనేది వివరిస్తున్నారు. వారికి ఏమైనా ప్రత్యేక నంబర్లు ఉంటాయా..? ఇలాంటి పరిస్థితిలో ఎవరికి ఫిర్యాదు చేయాలి..? మోసగాళ్లకు చిక్కినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచనలు చేస్తున్నారు. అంబాసిడర్లు విన్న విషయాలను ఉపాధ్యాయుల సహకారంతో తోటి విద్యార్థులకు చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు, అక్కడి నుంచి చుట్టు ఉన్నవారికి కూడా చెప్పేలా అంబాసిడర్లను సిద్ధం చేస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి



సైబర్ నేరస్తులు కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు. నేరగాళ్ల ఉచ్చులో పడి జిల్లాలో రూ.లక్షలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. వాటిని అరికట్టేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.

– సన్‌ప్రీత్‌సింగ్, ఎస్పీ

క్లుప్తంగా

రాజన్న కోడెలు మృతి



మూలవాగులో కోడెల కళేబరాలు పూడ్చిపెడుతున్న సిబ్బంది

వేములవాడఅర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి అత్యంత ప్రీతీపాత్రమైన మూడు కోడెలు మృత్యువాత పడ్డాయి. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ గ్రామంలోని రాజన్న గోశాలలో కోడలను సంరక్షిస్తున్నారు. ఇందులోని మూడు కోడెలు ఇటీవల అనారోగ్యం బారినపడ్డాయి. పరిస్థితి విషమించి మృత్యువాతపడ్డాయి. అయితే, ఆలయ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వాటి కళేబరాలను సంకెపల్లి గ్రామ శివారులోని మూలవాగులోకి తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అధికారుల నిర్లక్ష్యంతోనే అనారోగ్యానికి గురై కోడెలు మృతి చెందాయని భక్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోతారంలో చోరీ



డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలిస్తున్న పోలీసులు

సారంగాపూర్: మండలంలోని పోతారానికి చెందిన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగదుతోపాటు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన ఉయ్యాల మల్లేశ్ సారంగాపూర్ మండలం పోతారంలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాను పరిశీలించగా.. తులం బంగారం, బంగారు రింగులు, రూ.6వేల నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం రప్పించి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వ్యవసాయ మోటార్లు చోరీ

శంకరపట్నం: శంకరపట్నం మండలకేంద్రం పరిధిలోని ఎస్సారెస్పీ కాలువకు బిగించిన వ్యవసాయ మోటార్లు చోరీకి గురయ్యాయి. బాధిత రైతుల వివరాల ప్రకారం.. కేశవపట్నం గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు గొల్లపల్లి ఆంజనేయులు, రమేశ్ తమ పొలానికి నీరందించేందుకు సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో మోటార్లు ఏర్పాటుచేసుకుని పైపులైన్ ద్వారా సాగు చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో ఉన్న మోటార్లను చోరీ చేశారు. కొద్దిరోజుల క్రితం సైతం మోటార్లు చోరీకి గురికాగా.. కొత్తమోటార్లు ఏర్పాటు చేసుకున్నామని, మళ్లీ మోటార్లు చోరీకి గురయ్యాయని మంగళవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'సంజయ్ పోరాట ఫలితంగానే దిగొచ్చిన ప్రభుత్వం'

కరీంనగర్‌టౌన్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో ఈనెల 10న నిర్వహించతలపెట్టిన 'నేతన్నకు అండగా భరోసా దీక్ష'కు ప్రభుత్వం దిగివచ్చిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం వారు స్థానికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీ బండి సంజయ్ పోరాటే ఫలితంగానే కార్మికుల సమస్యలు, డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. దీంతో దీక్షను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడంతోపాటు సంక్షోభంలో ఉన్న వస్త్రపరిశ్రమను ఆదుకునేందుకు కొత్త ఆర్డర్లు ఇస్తామని ప్రకటించిందన్నారు. ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ అసాములకు, నేత కార్మికులను భారతీయ జనతా పార్టీ జిల్లాశాఖ పక్షాన అభినందనలు తెలుపుతున్నామన్నారు.

సింగరేణిలో శ్రమకు తగ్గ గుర్తింపు

- కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
- 70 మిలియన్ టన్నుల మైలురాయి దాటాం
- మరో వందేళ్లకుపైగా సంస్థకు ఉజ్వల భవిష్యత్
- సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం



ఎన్.బలరాం

గోదావరిఖని: కార్మికుల శ్రమకు సింగరేణిలో తగిన గుర్తింపు ఉంటుందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం పేర్కొన్నారు. శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది, రంజాన్ సందర్భంగా సంస్థ ఉద్యోగులు, కార్మికులకు ఆయన మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయి దాటిందన్నారు. ఇది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈసారి పండుగలతోపాటు సింగరేణి విజయోత్సవాన్ని కూడా హుషారుగా జరుపుకోవాలని కోరారు.

రాష్ట్ర అవసరాలకు 8వేల మిలియన్ యూనిట్ల విద్యుత్..

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గతఆర్థిక సంవత్సరంలో 8,308 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు అందించిందన్నారు. బొగ్గు, విద్యుత్ విక్రయాల ద్వారా 2023–24లో సుమారు రూ.37,500 కోట్ల టర్నోవర్ సాధించామన్నారు. ఈమేరకు ఉద్యోగులను ప్రోత్సహించేందుకు లాభాలు అందజేస్తామన్నారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన కొద్దికాలంలోనే కార్మిక సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

బొగ్గుబ్లాకులు సింగరేణికే దక్కేలా..

సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను సంస్థ చేపట్టేలా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎండీ తెలిపారు. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ చేపట్టే వేలంలో పాల్గొని అనుకూలమైన బ్లాకులు దక్కించుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఇందుకు గ్రీన్‌సిగ్నల్ లభించిందన్నారు.

ఓసీపీ–1 పనితీరు భేష్

రామగుండం రీజియన్‌లోని ఓసీపీ–1లో ప్రొడక్షన్ డే నిర్వహించి యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని 20గంటలు వినియోగించి రికార్డు నెలకొల్పామన్నారు. ఇది అందరికీ స్ఫూర్తిగా నిలవాలని, గనిలోని అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేస్తే యంత్రాలను గరిష్ట స్థాయిలో వినియోగించడం అసాధ్యమేమీ కాదని నిరూపించాలన్నారు.

ప్రైవేట్ కంపెనీలతో పోటీ

భవిష్యత్‌లో సింగరేణి.. ప్రైవేట్ సంస్థలో తీవ్రపోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని బలరాం పేర్కొన్నారు. ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని కోరారు. కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాలంటే క్రమశిక్షణ, సమయపాలనతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

కార్మికుల భద్రతే ప్రధానం

బొగ్గు ఉత్పత్తిలో కీలకమైన కార్మికుల భద్రత, బొగ్గు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎండీ సూచించారు. రక్షణ అనేది యాజమాన్యం పని అని, తనకేమీ సంబంధం లేదనే అపోహ వీడాలని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ రక్షణ చర్యలు పాటించడంతోపాటు ఇతరులు కూడా పాటించేలా చూడాలని కోరారు.

వ్యాపార విస్తరణకు రూపకల్పన

134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మరెన్నో దశాబ్దాల పాటు మనుగడ సాగించాలన్న ఉద్దేశంతో కొత్త గనులు, వ్యాపార విస్తరణకు రూపకల్పన చేస్తున్నామని సీఎండీ బలరాం తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కొత్తగూడెం ఏరియాలో వీకే ఓపెన్ కాస్ట్ గని, ఇల్లెందు ఏరియాలో రొంపెడు ఓపెన్‌కాస్ట్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభిస్తామని వివరించారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో దాదాపు అన్ని అనుమతులు పూర్తయిన నైనీ బొగ్గు బ్లాకును ఈ ఏడాది ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కొన్ని పాతగనులు మూత పడినా.. కొత్త గనుల ద్వారా సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తామని, దీంతో 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే అవకాశం ఉందన్నారు.

విద్యుత్ కేంద్రంలో రూ.500కోట్ల లాభాలు

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం సమర్థంగా పనిచేస్తూ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే కాకుండా సంస్థకు ఏటా సుమారు రూ.500 కోట్ల వరకు లాభాలు సాధించిపెడుతోందని సీఎండీ వివరించారు. సోలార్ పవర్ ప్లాంట్లు కూడా సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ బిల్లులో సగానికి పైగా ఆదా చేస్తున్నాయని పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్లను ప్రస్తుతం 235 మెగావాట్ల సామర్థ్యం నుంచి 1000 మెగావాట్ల సామర్థ్యానికి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మిస్తామని వివరించారు.

మరో వందేళ్లకుపైగా భవిష్యత్

సింగరేణికి మరో వందేళ్లకుపైగా భవిష్యత్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎండీ బలరాం పేర్కొన్నారు. తాను చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి సీఎండీ స్థాయికి చేరుకున్న శ్రమజీవినని, కార్మికుల కష్టం, వారి సాధకబాధకాలపై పూర్తి అవగాహన ఉందని వెల్లడించారు. చాలామంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తనను కలిసి సమస్యలు విన్నవించుకున్నారని పేర్కొన్నారు. వాటిలో సమంజసమైనవి, నిబంధనల పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తామని అభయం ఇచ్చారు. త్వరలో ప్రతీ ఏరియాలో ప్రతి గనిని, శాఖను సందర్శిస్తానని తెలిపారు.

రైస్‌మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత

- దుర్శేడ్‌లో అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ దాడి
- గోపాల్‌పూర్ డీలర్ నుంచి రైస్‌మిల్లర్ కొనుగోలు
- 405 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
- రైస్‌మిల్లు యజమాని, డీలరుపై కేసు నమోదు



రైస్‌మిల్‌లో పీడీఎస్ బియాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

కరీంనగర్‌రూరల్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. స్వయంగా రేషన్ డీలర్లే బియ్యాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ రైసుమిల్లులో రేషన్ బియ్యం డంపింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో సోమవారం అర్ధరాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి 810 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌రూరల్ పోలీసులు, సివిల్‌సప్లై అధికారుల వివరాల ప్రకారం.. కరీంనగర్ మండలం గోపాల్‌పూర్‌కు చెందిన రేషన్‌డీలర్ బెజ్జంకి అంజయ్య సోమవారం రాత్రి 11.30గంటలకు ట్రాలీఆటోలో రేషన్‌బియ్యాన్ని దుర్శేడ్‌లోని శ్రీ వెంకటేశ్వర రైస్‌మిల్లుకు తరలించాడు. రేషన్ బియ్యం డంప్ చేస్తున్నారనే స్థానికుల సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకుని సివిల్ సప్లై, రూరల్‌పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం ఉదయం 11గంటలకు ఎస్సై శేఖర్, సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సురేందర్, ఆర్‌ఐ కమలేశ్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. రైసుమిల్లు యజమాని మొగసాల సంతోష్‌రెడ్డిని విచారించగా గోపాల్‌పూర్ డీలర్ అంజయ్య నుంచి ట్రాలీ ఆటోలో 70సంచుల్లో 35క్వింటాళ్ల రేషన్‌బియ్యం కొనుగోలు చేసినట్టు చెప్పాడు. అనంతరం రైసుమిల్లులో నిల్వ ఉన్న బియ్యం బస్తాలను తనిఖీ చేసి, 810 బస్తాల్లోని 405 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రైసుమిల్లు యజమాని సంతోష్‌రెడ్డి, రేషన్ డీలరు అంజయ్య, ట్రాలీ ఆటో డ్రైవర్ ఊరడి మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ ప్రదీప్‌కుమార్ తెలిపారు.

సీఎమ్మార్ కోసం రేషన్ బియ్యం కొనుగోలు

కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎమ్మార్) లోటును భర్తీ చేసేందుకు దుర్శేడ్‌లోని రైసుమిల్లు యజమాని సంతోష్‌రెడ్డి కొంతకాలం నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని పలువురు రైసుమిల్లర్లు సీఎమ్మార్ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించకపోవడంతో సివిల్ సప్లై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో మిల్లర్లు అడ్డదారిలో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే తరహాలో సంతోష్‌రెడ్డి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు డీలర్లు, చిల్లర వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గోపాల్‌పూర్ డీలరు ద్వారా బియ్యం డంపింగ్ చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకోవడంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మిగితా రైసుమిల్లులపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించినట్లయితే సీఎమ్మార్ కోసం మిల్లర్లు సేకరిస్తున్న రేషన్ బియ్యం, యాసంగి సీజన్ ధాన్యం వివరాలు బయటపడే అవకాశముందని పలువురు పేర్కొంటున్నారు.

అక్రమంగా నిల్వచేసిన మద్యం స్వాధీనం



పట్టుకున్న మద్యంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి

సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈక్రమంలో మంగళవారం కాట్నపల్లి గ్రామంలోని ఓ గోదాంలో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్లు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లిసోదా చేయగా.. 90బాక్స్‌ల్లోని 90బాటిళ్ల మద్యం లభించింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినదని, దీనివిలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మద్యాన్ని ఎవరు దిగుమతి చేశారు? ఎవరు నిల్వ చేశారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నామని వివరించారు. సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐ గురునాథ్, ఎస్సైలు చిరంజీవులు, శిరీష, సిబ్బంది పాల్గొన్నారు.

ఓదెల మల్లన్న సన్నిధిలో జడ్జి పూజలు



పూజలు చేస్తున్న జడ్జి ప్రియాంక

ఓదెల(పెద్దపల్లి): ఉగాది పండుగ సందర్భంగా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో మంగళవారం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లతో భక్తులు తరలివచ్చారు. అలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్ కోర్టు జడ్జి ప్రియాంక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ మేకల మల్లేశం యాదవ్, వైస్ చైర్మన్ బత్తుల రమేశ్‌బాబు జడ్జికి శాలువాతో సన్మానం చేశారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు వీరభద్రయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రావణం గావించారు.

30క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మంథని: పట్టణంలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతున్నా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పార్వతీ బ్యారేజీ మీదుగా మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్రకు పెద్దఎత్తున తరలిస్తున్న విషయం అధికారులు తెలిసినా పట్టించుకోవడం లేదు. మంగళవారం గోదావరిఖని వైపు వెళ్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంథనిలో స్థానికులు పట్టుకొని అధికారులకు అప్పగించారు. కానీ, దీనికి సంబంధించిన సమాచారం అధికారులు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య



మాధురి (ఫైల్)

చందుర్తి (వేములవాడ): కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన చింతం రాజేశం – భూమక్క దంపతుల కుమార్తె మాధురి (23)ని తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీకి చెందిన వేణుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం జరిపించారు. వేణు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా వీరు కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా కలహాలతో మనస్తాపానికి గురైన మాధురి సోమవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఏడాది పాప ఉన్నట్లు తెలిపారు.

అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి



అబ్దుల్ రహీం

కోరుట్లరూరల్: మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అబ్దుల్ రహీం(45) సోమవారం అర్ధరాత్రి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గల ఓ ఇంటి ముందు శవమై కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహీం తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

'గురుకులం'లో జూనియర్లపై దాడి



రోడ్డుపై ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు



వివరాలు సేకరిస్తున్న ఎస్సై అజయ్

- ప్రిన్సిపాల్ సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రుల ఆరోపణ
- అల్లీపూర్ రహదారిపై రెండుగంటల పాటు ఆందోళన

రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ జ్యోతిబాపూలే గురుకులం విద్యార్థులు కొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూనియర్ విద్యార్థులు సీనియర్లు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ సమాచారాన్ని తమకు ప్రిన్సిపాల్ చెప్పలేదని పేర్కొంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ వెంకటరమణను సస్పెండ్ చేయాలంటూ మంగళవారం సుమారు 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. గురుకులం ఆరో తరగతి విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడిచేశారని, ఉగాది పండగ రోజు తమ పిల్లలను చూడడానికి రాగా విషయం బయట పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయని, ఒకరు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ప్రిన్సిపాల్ తమకు సమాచారం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. భోజనం కూడా సక్రమంగా పెట్టడం లేదని పిల్లలు చెబుతున్నారని, అడిగితే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన విషయం తెలుసుకున్న ఎస్సై అజయ్ ఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

విషాదం మిగిల్చిన ఈత సరదా

- గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం



రోదిస్తున్న కుటుంబ సభ్యులు

హుజూరాబాద్ రూరల్: ఈత సరదా విషాదం మిగిల్చింది. పండుగపూట కుటుంబసభ్యులను తీవ్రశోకంలో ముంచింది. హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహం మంగళవారం లభ్యమైంది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాదం రవి చిన్న కుమారుడు మాదం విజయ్‌కుమార్(21) హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఉగాది పండక్కి సొంతూరికి వచ్చాడు. సోమవారం తోటి స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. బావిలో దిగిన విజయ్ గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు మోటార్ ద్వారా బావిలోని నీటిని తోడేసి, గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశారు. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. విజయ్‌కుమార్ అప్పుడప్పుడు స్పృహ కోల్పోయేవాడని, ఈత కొడుతున్న సమయంలో స్పృహకోల్పోవడంతో మృతి చెంది ఉంటాడని అతని తండ్రి పేర్కొన్నాడు. రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజన్న సన్నిధిలో నవరాత్రోత్సవాలు ప్రారంభం

- 17న సీతారామచంద్రస్వామి కల్యాణం



సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు

వేములవాడ: హరిహర క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీసీతారామచంద్ర స్వామివారల నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజ అనంతరం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రస్వామి వారలకు పుణ్యాహవచనము, రుత్విక్‌హరణం, పంచగవ్య మిశ్రణం, పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం నిర్వహించారు. రాజన్న సన్నిధిలో ఈనెల 17న సీతారామచంద్రస్వామి వారల పెళ్లిని ఘనంగా జరుపుకునేందుకు అధికారులు ఇప్పటికే సన్నాహాలు చేపట్టారు. అదేరోజు సాయంత్రం ఉత్సవ మూర్తుల రథోత్సవం నిర్వహించనున్నారు. కాగా ఇక్కడ జరిగే రామన్న పెళ్లి రోజున శివపార్వతులు రాజన్నను కల్యాణమాడటం ఇక్కడి విశేషం. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు హాజరయ్యే అవకాశాలున్నందున ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్ ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. నవరాత్రోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈవో కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్డీవో రాజేశ్వర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

బీజేపీకి ప్రజాదరణ తగ్గుతోంది

- బీఆర్‌ఎస్‌లాగే చతికిలబడటం ఖాయం
- విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి



మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

జగిత్యాలటౌన్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రజాదరణ రోజురోజుకూ తగ్గుతోందని, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ మాదిరిగానే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయమని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం బలహీనపడుతోందన్నారు. దీనికి ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. మొన్నటివరకు 400సీట్లతో అధికారంలోకొస్తామన్న నేతలు.. ప్రస్తుతం 350 అంటున్నారని, రానున్న రోజుల్లో మరింత తగ్గి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. అన్నివర్గాల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రజలందిరినీ ఒక్కటి చేసేలా కృషిచేస్తుంటే బీజేపీ మాత్రం కులాలు, మతాల పేరిట చీల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే సమస్యల పరిష్కారానికి ఢిల్లీలో గళమెత్తుతానని హామీ ఇచ్చారు. కుటుంబం లేదని మోదీ ప్రచారం చేయడం సరికాదని, ఆయనకు కుడి, ఎడమ భుజాల్లా అంబానీ, ఆదానీలు ఉన్నారని, వారికోసమే ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ దేశ ప్రజల కోసమే పనిచేస్తున్నారని అన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, నాయకులు గిరి నాగభూషణం, కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, అడువాల లక్ష్మణ్, చిట్ల అంజన్న, రఘువీర్‌గౌడ్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

- ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్



కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్న విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

ధర్మారం(ధర్మపురి): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్.. మాజీ ఎంపీ వివేక్‌పై ఆస్తుల విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 2004లో కొప్పుల ఈశ్వర్ ఆస్తులు ఎన్ని? ప్రస్తుతం ఆస్తులు ఎన్ని పెంచుకున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడి సాగునీటిని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ తమ ప్రాంతాలకు తరలించుకపోతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి పంటలు ఎండిపోవడంలో బీఆర్‌ఎస్‌తోపాటు కొప్పుల ఈశ్వర్ పాత్ర ఉందని ఆయన ధ్వజమెత్తారు. అయినా, పంటలు ఎండిపోతున్నాయని కొప్పుల ఈశ్వర్ దొంగదీక్షలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వివేక్ కుటుంబంపై విమర్శలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, నాయకులు చింతల ప్రదీప్‌రెడ్డి, లావుడ్య రూప్లానాయక్, కొత్త నర్సింహం, బద్దం గంగారెడ్డి, పాలకుర్తి రాజేశంగౌడ్, దేవి జనార్దన్, కాడే సూర్యనారాయణ, ఎదుల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.